క్లుప్తంగా

రేపు బండలాగుడు పోటీలు

చింతకొమ్మదిన్నె : మండలంలోని బుగ్గమల్లేశ్వర ఆలయంలో శనివారం మహా శివరాత్రి సందర్భంగా బండలాగుడు పోటీలను నిర్వహిస్తున్నట్లు బుగ్గలపల్లి సర్పంచ్ గూడ ప్రభాకర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం శివుడికి ప్రత్యేక పూజలు, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం, అనంతరం బండలాగుడు పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో గెలుపొందిన ఎద్దులకు మొదటి బహుమతిగా రూ.40 వేలు, రెండవ బహుమతి రూ.30 వేలు, మూడవ బహుమతి రూ.20 వేలు, నాల్గవ బహుమతి రూ.15 వేలు, ఐదవ బహుమతి రూ.10 వేలు ఇస్తున్నట్లు తెలిపారు.

నేడు బుడ్డ శనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం

వీరపునాయునిపల్లె : బుడ్డ శనగ విత్తన కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి ప్రారంభిస్తారని మండల రైతు సంఘం నాయకుడు భాస్కర్‌రెడ్డి తెలిపారు. అనంతరం స్థానిక పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహిస్తారని కావున పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలని ఆయన తెలిపారు.

జగనన్న హయాంలోనే నగరాభివృద్ధి



వైఎస్ఆర్‌సీపీ నాయకులను అరెస్ట్ చేసి సీకేదిన్నె పోలీస్‌స్టేషన్‌లో ఉంచిన పోలీసులు

చింతకొమ్మదిన్నె : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే నగరాభివృద్ధి జరిగిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ చైర్మన్ పులి సునీల్‌కుమార్ తెలిపారు. గురువారం కడప నగరంలోని ఏడురోడ్ల కూడలిలో జిల్లా అభివృద్ధిపై టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ నాయకులు బహిరంగ చర్చకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఏడు రోడ్ల కూడలిని వేదికగా చేసుకోవడంతో బహిరంగ చర్చకు ఎలాంటి అనుమతి లేకపోవడంతో కడప నగర పోలీసులు ఇరుపార్టీల నాయకులను అరెస్ట్ చేశారు. ఇందులో భాగంగా వైఎస్ఆర్‌సీపీ నాయకులను సీకేదిన్నె పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

చదువులో రాణించేందుకు క్రీడలు ఎంతో అవసరం



మాట్లాడుతున్న వేంపల్లె సీఐ వెంకటేశ్వర్లు

వేంపల్లె : విద్యార్థులు చదువులో రాణించేందుకు క్రీడలు ఎంతో అవసరమని వేంపల్లె సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం స్థానిక లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌లో ప్రిన్సిపాల్ ముబీనా ఆధ్వర్యంలో క్రీడల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వేంపల్లె సీఐ హాజరై మాట్లాడుతూ క్రీడలవల్ల మానసిక ప్రశాంతత, శారీరక వ్యాయామం లభిస్తుందన్నారు. అలాగే ఉద్యోగ అవకాశాలలో క్రీడలకు ప్రాముఖ్యత ఉందని.. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యతోపాటు క్రీడలలో రాణించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రవికుమార్‌రెడ్డి, కరస్పాండెంట్ డాక్టర్ బాషా, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సీపీఐ నూతన కార్యవర్గం ఎన్నిక

ఎర్రగుంట్ల : మండల పరిధిలోని ఆర్టీపీపీకి సంబంధించి సీపీఐ నూతన కార్యవర్గంను ఎన్నుకున్నట్లు సీపీఐ జమ్మలమడుగు నియోజకవర్గ సెక్రటరీ ఎంవీ సుబ్బారెడ్డి తెలిపారు. నూతన కార్యవర్గం కార్యదర్శిగా పి.కుమార్, సహాయ కార్యదర్శిగా రాము, కోశాధికారిగా ఓబులేసులను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నా శివయ్య తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా శ్రీనివాసమూర్తి సంప్రోక్షణ



సంప్రోక్షణలో శ్రీనివాసుడు

పులివెందుల టౌన్ : రజత శ్రీభోగ శ్రీనివాసమూర్తి సంప్రోక్షణ కార్యక్రమాన్ని స్థానిక శ్రీవేంకటరమణుడి ఆలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. మూడు రోజులపాటు నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ఆలయంలో ఆలయ అర్చకులు ఉదయం యాగశాలలో కలశారాధన, నిత్య ఆరాధన, మంగళ హారతి చేపట్టారు. సాయంత్రం మహా శాంతి అభిషేకం, సస్తి వాచనం, కలశారాధన, ప్రధాన నిత్య హోమం నిర్వహించారు. రాత్రి శయ్యాది వాసం, చతుర్వేద మంత్ర పుష్పం, యాగశాలలో సర్వదేవతా ఆహ్వానార్థం హౌత్రం, మూర్తి హోమం, మంగళ హారతి నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు.

హర హర మహాదేవ శంభో శంకర



ముస్తాబైన మిట్టమల్లేశ్వరస్వామి ఆలయం



ముస్తాబైన భానుకోట సోమేశ్వరస్వామి క్షేత్రం

రేపు శివరాత్రికి ఆలయాల వద్ద ఏర్పాట్లు

పులివెందుల టౌన్ : హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు పరమేశ్వరుడిని ఆరాధిస్తారు. రేపు శివరాత్రి పర్వదినం సందర్భంగా శైవక్షేత్రాలను అందంగా ముస్తాబు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని దేవదాయశాఖ అధికారులకు ఆదేశించింది. దీంతో ఆలయాల వద్ద కట్టుదిట్టమైన చర్యలతోపాటు ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. పులివెందుల పట్టణంలోని మిట్టమల్లేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాత్రి జాగరణ చేపట్టి పరమశివునికి బిల్వార్చన, భస్మాభిషేకం నిర్వహిస్తారు. అలాగే మండల పరిధిలోని నామాలగుండు సిద్ధలింగేశ్వరస్వామి, నల్లపురెడ్డిపల్లె గ్రామ సమీపంలోని గుండాలయ్య కోన, పంచలింగాల కోనలు ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ శివరాత్రి రోజున పౌరాణిక నాటక ప్రదర్శనలు ఉండటంతో చుట్టుపక్కల భక్తులు పెద్దసంఖ్యలో హాజరవుతారు.

వీరపునాయునిపల్లె : మొగమూరు, పాపాఘ్ని, పావణి నదుల సంఘమం వద్ద వెలసిన సంగమేశ్వరాలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఆలయ ధర్మకర్త శివాంజనేయరెడ్డి ప్రత్యేక క్యూలైన్‌లు, చలువ పందిళ్ల తదితర ఏర్పాట్లను పూర్తి చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేట్టాలని సీఐ సత్యబాబు, ఎస్ఐ రాజారమేష్‌లు ఏర్పాట్లను పరిశీలించి నిర్వాహకులకు సూచించారు. శనివారం ఉదయం 2 గంటల నుంచి ఆలయంలోని మూలమూర్తులకు, ఉత్సవ మూర్తులకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి ఒంగోల్ కేటగిరికి చెందిన వృషభరాజములచే బండలాగుడు పోటీలు, చెక్కభజన, ఉదయం 10 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం, రాత్రి 9గంటలకు చిన్న పిల్లలచే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. శనివారం రాత్రి 12 గంటలకు శివపార్వతుల కల్యాణం, తదుపరి గ్రామోత్సవం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తారన్నారు. అలాగే కడప పట్టణంలోని ప్రముఖ చిన్న పిల్లల వైద్యుడు డాక్టర్ కరుణాకర్ రెడ్డి రూ.14 లక్షల వ్యయంతో సంగమేశ్వరునికి తేరును వితరణగా అందజేశారు.



ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తేరు

సింహాద్రిపురం : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భానుకోట సోమేశ్వరస్వామి క్షేత్రంతోపాటు మండలంలోని గురిజాల అప్పస్వామి ఆలయం, గ్రామాల్లో ఉన్న శివాలయాలు శివరాత్రి పండుగకు ముస్తాబవుతున్నాయి. ఆయా ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరణ చేయడంతో శివరాత్రి శోభ సంతరించుకుంది. భానుకోట శైవ క్షేత్రంలో త్రికాల పూజలు, ఉత్సవం, ఊరేగింపు అనంతరం శివపార్వతుల కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు సురేష్ శర్మ, బద్రి శర్మలు తెలిపారు.

ఘనంగా కోట గంగమ్మ వార్షికోత్సవం





పూజలు అందుకుంటున్న కోటగంగమ్మ, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డిని సన్మానిస్తున్న ఆలయ కమిటీ సభ్యులు

కమలాపురం : పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వెలసిన శ్రీ కోటగంగమ్మ ఆలయ వార్షికోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు, కమిటీ సభ్యులు, పట్టణ ప్రజల సమక్షంలో కోటగంగమ్మ 16వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాలాభిషేకం, అభిషేకాలు నిర్వహించి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. పెద్దఎత్తున మహిళలు ఆలయానికి చేరుకుని సామూహిక కుంకుమార్చన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు వారికి తీర్థ ప్రసాదాలతోపాటు గాజులు, పసుపు, కుంకుమలను నిర్వాహకులు అందజేశారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. అలాగే స్థానిక ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు శాలువ కప్పి ఘనంగా సత్కరించారు.

ఎర్రగుంట్లకు చేరిన పాదయాత్ర



కరపత్రాలు పంచుతున్న దృశ్యం

ఎర్రగుంట్ల : అనంతపురం ఉమ్మడి జిల్లా రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని మేడాపురం గ్రామం నుంచి తాడేపల్లి వరకు రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి సాలెమ్మగారి సాయికృష్ణ నిర్వహించే పాదయాత్ర గురువారం ఎర్రగుంట్లకు చేరింది. పట్టణంలో వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పద్మనాభరెడ్డి ఈ పాదయాత్రను ఆహ్వానించారు. ఈ సందర్భంగా సాలెమ్మగారి సాయికృష్ణ మాట్లాడుతూ మన రాష్ట్రానికి జగనన్న ముద్దు-చంద్రబాబు వద్దే వద్దు అంటూ కరపత్రాలను పంచుకుంటూ ఈ యాత్ర చేస్తున్నామన్నారు. ప్రొద్దుటూరు, మైదుకూరు, పోరుమామిళ్ల మీదుగా విజయవాడ తాడేపల్లి వరకు సాగుతుందన్నారు.

ముద్దనూరులో..

ముద్దనూరు : మన రాష్ట్రానికి జగనన్న ముద్దు-చంద్రబాబు వద్దేవద్దు అనే నినాదంతో కరపత్రాల పంపిణీతో చేపట్టిన పాదయాత్ర గురువారం ముద్దనూరుకు చేరింది. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి సాలెమ్మగారి సాయికృష్ణ ఆధ్వర్యంలో పాదయాత్ర 6వరోజు ముద్దనూరు గ్రామానికి చేరింది.

రైతులకు ఆమోదయోగ్యంగా పరిహారం అందిస్తాం

జీఎన్ఎస్ఎస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమేష్‌రెడ్డి

లింగాల : రైతులకు ఆమోదయోగ్యమైన పరిహారం అందిస్తామని జీఎన్ఎస్ఎస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమేష్‌రెడ్డి తెలిపారు. గురువారం లింగాల మండలం మురారిచింతల, కోమన్నూతల సచివాలయాలలో చిత్రావతి నుంచి వేముల మండలానికి వెళ్లే భారీ పైపులైన్ మార్గంలో భూములు కోల్పోయే రైతులతో జీఎన్ఎస్ఎస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమేష్‌రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఆమోదయోగ్యంగా పరిహారం అందిస్తామన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎకరాకు రూ.2.39లక్షలు కాగా.. కలెక్టర్ ఆదేశాలతో 172శాతం పెంచి రూ.6.50లక్షల ఎకరాకు అందిస్తామన్నారు. ఇందుకు సంతృప్తి చెందని రైతులు ఎకరాకు రూ.10లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. బహిరంగ మార్కెట్‌లో ఎకరా భూమి విలువ రూ.20లక్షల నుంచి రూ.30లక్షల దాకా పలుకుతోందని.. కనీసం రూ.10లక్షల పరిహారం ఇప్పించాలన్నారు. దీనికి ఆయన స్పందిస్తూ ఉన్నతాధికారులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. అభివృద్ధి జరిగే సమయంలో కొంతమంది రైతులు కొంత నష్టపోక తప్పదని.. ప్రజలందరి అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రభుత్వానికి సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేశులు, తహసీల్దార్ శేషారెడ్డి, సర్వేయర్ శివనాయక్, వీఆర్ఓలు, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.



రైతులతో చర్చిస్తున్న జీఎన్ఎస్ఎస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమేష్‌రెడ్డి

బుడ్డ శనగకు కనీస మద్దతు ధర కల్పించిన ప్రభుత్వం



కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న సంబటూరు ప్రసాద్‌రెడ్డి

ఎర్రగుంట్ల : బహిరంగ మార్కెట్ కంటే అధిక ధరతో బుడ్డ శనగలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొంటోందని దీన్ని రైతులందరు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఉద్యానశాఖ ప్రధాన సలహాదారుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి తెలిపారు. గురువారం ఎర్రగుంట్ల వ్యవసాయ మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. బుడ్డ శనగలకు ప్రభుత్వ ధర క్వింటాల్‌కు కనీస మద్దతు ధర రూ.5,355 ఉందని, అదే బయట మార్కెట్‌లో అయితే రూ.4,400 ఉందన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించి రైతులు పండిన పంట విక్రయించుకోవాలన్నారు. రైతులను ఇబ్బందులు పెట్టకుండా పంటను కొనుగోలు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎర్రగుంట్ల వ్యవసాయ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి, కార్యదర్శి రత్నరాజు, రైతులు సుధాకర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బీర్ బాటిల్‌తో దాడి..

– వ్యక్తికి గాయాలు

జమ్మలమడుగు రూరల్ : పాత కక్షల కారణంగా బీర్ బాటిల్‌తో దాడిచేసిన సంఘటన జమ్మలమడుగు పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణ సీఐ సదాశివయ్య ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. కన్నెలూరు గ్రామానికి చెందిన నాగేశ్వరరెడ్డి, మల్లిఖార్జునరెడ్డి (ఉపాధ్యాయుడు) మరియు సుధీర్ (ఎక్స్ ఆర్మీ) అనే వ్యక్తుల మధ్య పాత కక్షలు ఉండేవి. బుధవారం రాత్రి ముద్దనూర్ రహదారిలో ఉన్న రెడ్డిబార్ అండ్ రెస్టారెంట్ వద్ద మద్యం మత్తులో నాగేశ్వరరెడ్డి, మల్లిఖార్జున్ రెడ్డిలు ఇరువురు బీర్ బాటిల్‌తో సుధీర్‌పై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సుధీర్‌ను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సుధీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇరువురిపై హత్యాయత్నం కింద కేసునమోదు చేసుకుని విచారిస్తున్నట్లు సీఐ తెలిపారు.

అభ్యసనంలో విద్యార్థులను భాగస్వాములు చేయండి

ఎర్రగుంట్ల : విద్యార్థులను అభ్యసనంలో భాగస్వామ్యం చేస్తే విద్యార్థులకు మంచి నైపుణ్యతతో కూడిన విద్య అందుతుందని స్టేట్ అబ్జర్వర్స్ హరిప్రసాద్, మహమ్మద్ గౌస్‌లు అన్నారు. గురువారం పోట్లదుర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అభ్యసన అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా వారు విద్యార్థులతో మాట్లాడి, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంఈఓ సుబ్బారావు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అరుణకిరణ్, బాబు, వసుంధర, డీఆర్‌పీ నరసింహారెడ్డి, ఎం.గంగిరెడ్డి, ఉపాధ్యాయులు, సీఆర్పీలు పాల్గొన్నారు.

వెన్నపూస రవీంద్రారెడ్డిని గెలిపించండి

కమలాపురం : త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో వైఎస్సార్ సీపీ బలపరచిన అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మండల నాయకులతో కలసి కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి నెలలో జరగబోయే పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బలపరచిన అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఉత్తమారెడ్డి, రాజుపాళెం సుబ్బారెడ్డి, సుమిత్రా రాజశేఖర్‌రెడ్డి, ఆర్‌వీఎస్ఆర్, గఫార్, హిదాయత్, ఖాజాహుసేన్, మోనార్క్, నిఖిల్‌రెడ్డి, రమణ తదితరులు పాల్గొన్నారు.

రేపు శ్రీవెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం



చక్రాయపేటలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం

వేంపల్లె : ఈనెల 18వ తేదీన శనివారం చక్రాయపేటలోని శ్రీవెంకటేశ్వరస్వామి, శ్రీరాచరాయల స్వాముల వీరభద్రస్వామి దేవస్థానంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవెంకటేశ్వరస్వామి, శివపార్వతుల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ ఓబుళరెడ్డి, కమిటీ సభ్యులు చక్రపాణిరెడ్డి, రామాంజనేయరెడ్డిలు ఒక ప్రకటనలో తెలిపారు. అన్నదాన కార్యక్రమం, శ్రీసత్యహరిశ్చంద్ర, మాయ బజార్ నాటక ప్రదర్శనలు ఉంటాయన్నారు. ఏడు గుర్రాల రథంపై స్వామి ఊరేగింపు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ కల్యాణోత్సవం నిర్వహించేందుకు అన్నరకాలుగా సహకరించిన ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి మండల ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సులభతరంగా పాఠ్యాంశాలను బోధించాలి



విద్యార్థులతో కలసి భోజనం చేస్తున్న జిల్లా విద్యాశాఖాధికారి దేవరాజు

వీరపునాయునిపల్లె : పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు సులభతరంగా అర్థమయ్యేలా పాఠ్యాంశాలను బోధించాలని జిల్లా విద్యాశాఖాధికారి దేవరాజు సూచించారు. గురువారం ఆయన మండలంలోని పాయసంపల్లె కందుల మంగమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా పాఠశాల ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. అభ్యసన, అభివృద్ధి కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించాలని అలా చేయడం వలన 10వ తరగతి విద్యార్థులు పాఠ్యాంశాలను సులువుగా అర్థం చేసుకోవడంతో పాటు ఉత్తీర్ణత శాతం పెరగడానికి వీలవుతుందన్నారు. అనంతరం పాఠశాలలో జరుగుతున్న నాడు-నేడు పనులను పరిశీలించారు. మధ్యాహ్నం భోజనం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకుని వారితో సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మురళీకృష్ణ, ఉపాధ్యాయులు, సీఆర్‌పీలు పాల్గొన్నారు.

19న ప్రముఖ వైద్య నిపుణులు రాక

పులివెందుల : పట్టణంలోని స్థానిక భాకరాపురంలో ఉన్న దినేష్ మెడికల్ సెంటర్(గంగిరెడ్డి ఆసుపత్రి)లో ఈనెల 19వ తేదీన ఆదివారం ప్రముఖ వైద్య నిపుణులు రానున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ క్రాంతి కుమార్ మెదడు, వెన్నముక, నరాలు, తిమ్మిర్లు, వంటి, ఒళ్లు నొప్పులకు వైద్య పరీక్షలు అందిస్తారన్నారు. ప్రముఖ చర్మవ్యాధుల వైద్య నిపుణురాలు డాక్టర్ ఎస్.సౌజన్య సోరియాసిస్, తామర, గజ్జి, ఫంగస్ ఇన్‌ఫెక్షన్, మొటిమలు, బెదులు, దద్దుర్లు, చుండ్రు తదితర చర్మ వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రముఖ గుండె జబ్బు నిపుణులు డాక్టర్ హితేష్‌రెడ్డి గుండె సంబంధిత జబ్బులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ఈ అవకాశాన్ని పులివెందుల ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రముఖ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ డి.వి.నారాయణరెడ్డి ఎండోస్కోపీ, కోలోనిసోకపీ, అన్ని జీర్ణకోశ, లివర్, ప్యాంక్రియాస్ క్యాన్సర్లకు ఆసుపత్రిలో 24 గంటలు ఆపరేషన్లు చేస్తారన్నారు. మరిన్ని వివరాలకు 9963170177, 08568286189 అనే ఫోన్ నెంబర్లకు సంప్రదించాలన్నారు.

శనగల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి



శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మార్కెట్ యార్డు చైర్మన్ రామ్మోహన్‌రెడ్డి

సింహాద్రిపురం : స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో శనగల కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ యార్డు చైర్మన్ రామ్మోహన్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రైతు పండించిన పంటలకు ఈ-క్రాప్ చేయించుకుని ఆర్‌బీకేలలో రిజిష్టర్ చేయించుకుంటే తర్వాత రైతు ఫోన్‌కు మెసేజ్ వస్తుందని.. మెసేజ్ వచ్చిన రైతులు మాత్రమే బుడ్డశనగలను మార్కెట్ యార్డుకు తీసుకుని రావాలన్నారు. అలా వచ్చే రైతులు శనగలో పుల్లలు, మట్టి పెల్లలు లేకుండా శుభ్రంగా చేసుకుని తీసుకురావాలన్నారు. ప్రతి రైతు నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. శనగలు క్వింటా రూ.5,335లు ప్రభుత్వం ధర నిర్ణయించిందని.. ఆ ధర ప్రకారం కొనుగోలు చేస్తారన్నారు. అలాగే ప్రభుత్వం రైతులకు ఉచితంగా సంచులను కూడా ఏర్పాటు చేసిందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈనెల 20వ తేదీ సోమవారం నుంచి రైతుల వద్ద నుంచి శనగలను కొనుగోలు చేస్తామన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ నాగేశ్వరరెడ్డి, డాక్టర్ వైఎస్సార్ యూనివర్శిటీ బోర్డు మెంబర్ శివప్రసాద్‌రెడ్డి, ఏఓ వెంకటరెడ్డి, మార్కెట్ యార్డు సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ పరిరక్షించాలి



ఆలయ ఆవరణలో జేఎన్‌టీయూ ప్రిన్సిపాల్, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు

పులివెందుల రూరల్ : పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ పరిరక్షించాలని జేఎన్‌టీయూ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వసుంధర కోరారు. గురువారం మండల పరిధి తుమ్మలపల్లె గ్రామ సమీపంలోని చింతలగంగమ్మ ఆలయ ఆవరణలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరాన్ని ఆమె నిర్వహించి మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణలో మొక్కల పాత్ర ముఖ్యమైందని.. ఎండాకాలం ప్రారంభం కావడంతో నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. అనంతరం ఎన్ఎస్ఎస్ విద్యార్థులు గ్రామంలో పిచ్చి మొక్కలు, చెత్తా చెదారాలను తొలగించి శుభ్రం చేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రమణారెడ్డి, ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ శేష మహేశ్వరమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు.

మెరుగైన అభ్యసనా ఫలితాలు సాధించాలి



మాట్లాడుతున్న మానటరింగ్ అబ్జర్వర్ శ్రీనివాసులు

వేంపల్లె : లర్నింగ్ ఇంప్రూమెంట్ ప్రోగ్రాం ద్వారా చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారి అభ్యసనను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని మానటరింగ్ అబ్జర్వర్ సి.శ్రీనివాసులు ఉపాధ్యాయులను కోరారు. గురువారం మండలంలోని రామిరెడ్డిపల్లె ఉన్నత పాఠశాలలో ఆయన లిప్ మానటరింగ్‌ను నిర్వహించి మాట్లాడారు. ఉపాధ్యాయులు లిప్ కార్యక్రమంలో టీచింగ్, ప్రాక్టీస్ పీరియడ్‌లు అంతర్భాగమన్నారు. విద్యార్థులను గ్రూపులుగా విభజించి ఒక్కరోజు టీచింగ్ పిరియడ్‌ను ఉపాధ్యాయులు నిర్వహించి, మరుసటి రోజు పిరయడ్‌లు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం రామాంజనేయరెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి



దివ్యాంగులకు ఉపకరణాలను పంపిణీ చేస్తున్న ఎంఈఓ వీరారెడ్డి, తదితరులు

వేంపల్లె : దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంఈఓ వీరారెడ్డి అన్నారు. గురువారం స్థానిక భవిత దివ్యాంగుల కేంద్రంలోని చిన్నారులకు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఉపకరణాలను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంఈఓ హాజరై దివ్యాంగ చిన్నారులకు ట్రై సైకిల్, సీపీ చైర్స్, వీల్ చైర్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో అర్హులైన దివ్యాంగులను ఎంపిక చేసి ఉపకరణాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఐఈఆర్టీ యశోధ మాట్లాడుతూ దివ్యాంగ చిన్నారుల కోసం ప్రభుత్వం అందించిన ఉపకరణాలు వారికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అనంతరం సమగ్ర శిక్ష పథక జిల్లా అధికారి ప్రభాకర్‌రెడ్డి, ఐఈ కో ఆర్డినేటర కేశవరెడ్డిలకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సీఆర్పీ ప్రకాష్‌రెడ్డి, నాగరాణి, సూర్య కుమారి, కళ్యాణి, సీజీవీ సుజాత తల్లిదండ్రులు పాల్గొన్నారు.